క్లుప్తంగా

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి



చెక్కును అందజేస్తున్న సునీతారెడ్డి

శివ్వంపేట(నర్సాపూర్): రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హన్మంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అశోక్‌రెడ్డి, లాయక్, మహిపాల్‌రెడ్డి, శ్రీశైలం, లక్ష్మణ్‌గౌడ్, నర్సింహారెడ్డి ఉన్నారు.

మనోహరాబాద్(తూప్రాన్): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత అన్నారు. సోమవారం జెడ్పీ క్యాంప్ ఆఫీస్‌లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దండుపల్లి ఉప సర్పంచ్ మహేందర్‌గౌడ్, ఆత్మకమిటీ డైరెక్టర్ భిక్షపతి, నాయకులు సుధాకర్, నరేందర్‌గౌడ్, సాయిగౌడ్, పాండు తదితరులున్నారు.

వ్యాసరచన పోటీలు



పోటీలకు హాజరైన విద్యార్థులు

నర్సాపూర్: నర్సాపూర్ బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించినట్లు కేంద్రం బాధ్యులు శ్రీనివాస్, శివలక్ష్మి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్‌దూబె ఆదేశాల మేరకు నిర్వహించిన పోటీల్లో నర్సాపూర్, హత్నూర మండలాలకు చెందిన 17 ప్రభుత్వ పాఠశాలల నుంచి 104మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. విజేతలకు త్వరలో బహుమతులు అందచేస్తామని పేర్కొన్నారు.

ఆలయ వార్షికోత్సవం

చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ హనుమాన్ ఆలయ 5వ వార్షిక ఉత్సవాలను సోమవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు పాండురంగచారి, సర్పంచ్ లక్ష్మీ–దుర్గారెడ్డి దంపతులు, ఎంపీపీ వినోద–దుర్గారెడ్డి దంపతులు ఆంజనేయస్వామికి పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు రామకృష్ణ, గొట్టం దశరథ్, తదితరులు పాల్గొన్నారు.

కరాటేతో స్వీయ రక్షణ

చిలప్‌చెడ్(నర్సాపూర్): బాలికల స్వీయ రక్షణకు కరాటే, మార్షల్ ఆర్ట్స్ అవసరమని వారియర్ మార్షల్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు, కోచ్ పోచయ్య అన్నారు. రాణి లక్ష్మీబాయ్ ఆత్మ రక్షా ప్రశిక్షణ్, కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు పోచయ్య ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా సోమవారం చిలప్‌చెడ్, చిట్కుల్, ఫైజాబాద్, కేజీబీవీ బాలికలకు మార్షల్ ఆర్ట్స్ పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ తారాయాదవ్, హెచ్‌ఎంలు విఠల్, తారాసింగ్, ప్రభాకర్, రుబీనాపర్వీన్ పాల్గొన్నారు.

రుణ ప్రొసీడింగ్స్ అందజేత



ప్రొసీడింగ్స్ అందిస్తున్న దృశ్యం

వెల్దుర్తి(తూప్రాన్): మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ రమేశ్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1.74 కోట్ల వడ్డీ లేని రుణాల ప్రొసీడింగ్స్‌ను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, ఐకేపీ ఏపీఎం శంకరయ్య, ఎంపీటీసీలు సోనిశ్రీనివాస్, నవనీత, భాస్కర్‌గౌడ్, సర్పంచ్‌లు భాగ్యలక్ష్మి, కనకమ్మ, వినోద పాల్గొన్నారు.

మల్లన్నకు ప్రత్యేక పూజలు

నిజాంపేట(మెదక్): మండల పరిధిలో నందగోకుల్‌లో సోమవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగం గౌడ్, మహేందర్, నసీరుద్దీన్, మారుతి, స్వామి, మధుసూదన్ రెడ్డి, సిద్ధ రాములు, చంద్రయ్య, యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, రాజయ్య, ముత్యాల మధుసూదన్ రెడ్డి, అందెస్వామి, బాలరాజు, రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించరూ..



ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన గద్దె

టేక్మాల్(మెదక్): అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఇబ్బందికంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే చోటుకు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే.. టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలం నుంచే గ్రామానికి వెళ్లే రోడ్డు ఉంది. ఇటీవల పాఠశాల స్థలంలో ప్రహరీ నిర్మించడంతో రోడ్డు ఇరుకుగా మారింది. నూతన రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొద్ది దూరం జరపాలని సర్పంచ్, గ్రామస్తులు తీర్మాణం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ మార్చేందుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని తెలిపారు. దీనిలో భాగంగా సొంత ఖర్చులతో కొద్ది దూరంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు దిమ్మెను సైతం నిర్మించారు. రెండు వారాలు గడుస్తున్నా.. సంబంధిత అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలని కోరారు.

సమస్య పరిష్కరిస్తా

రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మార్చాలని గ్రామస్తులు కోరారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తా.

– ఉదయ్ భాస్కర్, ఏఈ, టేక్మాల్

కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి



కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

శివ్వంపేట(నర్సాపూర్): రైతుల కోసం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, కేంద్రాల్లో పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్‌రామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సీఈఓ మధు, పీఏసీఎస్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి ఎమ్మెల్యే పూజలు



ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం

శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి జాతర మహోత్సవం కనుల పండువగా సాగుతోంది. సోమవారం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహిలచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు.

తాగునీటి సమస్య లేకుండా చూడండి

మండల సమావేశంలో ఎంపీపీ పురం నవనీత



మాట్లాడుతున్న ఎంపీపీ పురం నవనీత

మనోహరాబాద్(తూప్రాన్): వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పురం నవనీత సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. మనోహరాబాద్‌లో ఎల్లమ్మ చెరువు వద్ద కట్టుకాల్వ కబ్జాకు గురైందని, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని కో–ఆప్షన్‌మెంబర్ మునావర్ అన్నారు. నిధుల సమస్యతో ఇబ్బంది పడుతున్న పంచాయతీలకు మిషన్ భగీరథ కరెంటు బిల్లులు కట్టడం మరింత భారంగా మారిందని చెట్లగౌరారం సర్పంచ్ నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. కూచారం నుంచి వీరారెడ్డిపల్లి, కోనాయపల్లి (పీటి), లింగారెడ్డిపేట్ గ్రామాల్లో సీసీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయని, పనులను నెలాఖరులో పూర్తి చేయాలని, లేకుంటే నిధులు మరలిపోతాయని డీఈ నర్సింలు ప్రజాప్రతినిధులకు తెలిపారు. తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ యాదగిరిరెడ్డి, ఎంపీఓ లక్ష్మీనర్సింలు, తూప్రాన్ డీఈ నర్సింలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి



చెక్కును అందజేస్తున్న ఎంపీపీ స్వప్న, అధికారులు

చిలప్‌చెడ్(నర్సాపూర్): సోమక్కపేట్ పీఏసీఎస్ పరిధిలో (లోన్ తీసుకోని) రైతులకు రుణాలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. రుణాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలన్నారు. చైర్మన్ ధర్మారెడ్డి మూడు నెలల పాటు విదేశాలకు వెళుతుండడంతో వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అంబర్‌సింగ్, గంగాధర్, సుభాష్, యాదాగౌడ్, సిబ్బంది పోచయ్య, రాజు, నర్సింలు, దత్తు పాల్గొన్నారు.

తూప్రాన్: మండలంలోని మహిళా సమాఖ్య సంఘం సభ్యులకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తోందని ఎంపీపీ స్వప్న అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, సర్పంచ్ నర్సింహ్మా రెడ్డి, ఏపీఎం రుక్మిణితో కలిసి రూ.1.19 కోట్ల చెక్కును సమాఖ్య సంఘాల సభ్యులకు అందజేశారు. రుణం పొందిన సభ్యులు సకాలంలో వాటిని చెల్లించాలని కోరారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఏ.జ్యోతి, సీసీలు గోవింద్, లతా, అకౌంటెంట్ నీలా, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరూ నేత్ర పరీక్షలు చేయించుకోవాలి

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి



శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ రూరల్: నేత్ర సమస్యలు ఉన్నవారు కంటి వెలుగులో శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. సోమవారం సీతారాంపూర్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లఅద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకట నర్సింగరావు, జెడ్పీటీసీ బాబి నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, మండల అధ్యక్షుడు బోగ శేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబల భిక్షపతి, సర్పంచ్ పోచమ్మ, ఉప సర్పంచ్ వినోద, వార్డు సభ్యులు మల్లేశం, మన్నె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

పెద్ద శంకరంపేట(మెదక్): మండలంలోని కట్టెల వెంకటాపురం గ్రామంలో కంటి వెలుగు శిబిరాలను వైద్యుడు వికాస్ సోమవారం పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీహర్ష, సిబ్బంది సంపూర్ణ, నాగమణి, సంతోష, సాయిలు, యాదయ్య, వెంకటేశం, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం రామంతాపూర్‌తాండలో ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫకీరా, ఎంపీటీసీ నవనీత, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.

తూప్రాన్: మండలంలోని యావపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ నర్సింహ్మారెడ్డి ప్రారంభించారు. ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి పాల్గొన్నారు.

అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలి

మండల సమావేశంలో సభ్యుల డిమాండ్



మాట్లాడుతున్న ఎంపీపీ స్వరూప

వెల్దుర్తి(తూప్రాన్): గ్రామాల్లో అర్హులైన వారందరికీ త్వరగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో ఎంపీపీ స్వరూప అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రేషన్ కార్డులు రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్ అన్నారు. గతంలో వెల్దుర్తిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించినా.. కాంట్రాక్టర్ నేటివరకు మౌలిక వసతుల పనులు పూర్తి చేయలేదని, అధికారులు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేయలేదని అన్నారు. సమస్య పరిష్కారానికి చర్య తీసుకుంటామని ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్ హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. ఎంపీపీ స్వరూప మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, తహశీల్దార్ నాగవర్ధన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి నిధులు అందించండి



పూజలు చేస్తున్న మురళీధర్‌యాదవ్, తదితరులు

కౌడిపల్లి(నర్సాపూర్): తునికి నల్లపోచమ్మదేవి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని బీజేజీ నాయకుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కౌన్సిలర్లు గోడ రాజేందర్, బుచ్చేశ్ యాదవ్‌తో కలిసి తునికి నల్లపోచమ్మదేవి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏడుపాయల జాతరకు కోట్ల రూపాయలు విడుదల చేసి, తునికి నల్లపోచమ్మ ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అమ్మవారిని దర్శించుకుని వెళ్లారే తప్ప, ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. ఆలయం వద్ద మహిళలకు టాయిలెట్ సౌకర్యంలేదని, బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజీపేట రాజేందర్, తునికి మత్స్యసహకార సంఘం చైర్మన్ చల్లకుమార్ పాల్గొన్నారు.

ఘనంగా స్వయం పాలన దినోత్సవం



కొల్చారం(నర్సాపూర్): విద్యార్థులతో ఎంఈఓ



చిన్నశంకరంపేట: సూరారం పాఠశాలలో..

కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన స్వయం పాలన దినోత్సవంలో ఎంఈఓ నీలకంఠం పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాలలో కొనసాగుతున్న మనబడి పనులను పరిశీలించి, పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింలు, సఫియా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని సూరారం ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. పాఠశాల హెచ్‌ఎంగా గౌతం, ఉపాధ్యాయులుగా మాధవి, అభిజ్ఞ, వర్షిణి, సాయిరామ్, సంపత్, అశ్వంత్, మహేందర్ పాల్గొన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం శివప్రసాద్ అభినందించారు.

టేక్మాల్(మెదక్): మండలంలోని అచ్చన్నపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎంగా రాధిక, డీఈఓగా అశ్వంత్, ఎంఈఓగా కళ్యాణ్ కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రవి, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ మోహన్, ఎస్‌ఎంసీ చైర్మన్ బాలకృష్ణ, నాయకులు సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా బీరప్ప కల్యాణోత్సవం



గొల్లగూడెంలో కల్యాణం నిర్వహిస్తున్న భక్తులు

టేక్మాల్(మెదక్): మండలంలోని గొల్లగూడెంలో సోమవారం బీరప్పస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. గొల్లబీర్ల డోలు వాయిస్తూ సాహహాహికంగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్ దంపతుల ఆధ్వర్యంలో బీరప్ప–కమరాతి కల్యాణ వేడుకలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం నిర్వహించిన గావుపట్టు కార్యక్రమం ఆకట్టుకుంది.

చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి రామకిష్టయ్య ఆధ్వర్యంలో సోమవారం బీరప్ప–కామారతిదేవీల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి దశరథ్, ఒగ్గు రమేస లక్ష్మయ్య, బీరప్ప, దేవేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త వార్తలు

◆ **స్థలం కేటాయించాలి**

కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలోని సమాఖ్య భవనానికి స్థలం కేటాయించాలని డ్వాక్రా మహిళలు కోరారు. సోమవారం మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత, కార్యదర్శి శోభ, కోశాధికారి నర్సమ్మ తదితరులు డిప్యూటీ తహసీల్దార్ తారాబాయ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో 79 డ్వాక్రా సంఘాల్లో 837 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, పక్కా భవనం లేకపోవడంతో సమావేశాలకు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి స్థలం కేటాయించి, భవనం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో సీఏలు ఏసు, లాల్య, మహిళలు పాల్గొన్నారు.

◆ **చలివేంద్రం ఏర్పాటు**

రామాయంపేట(మెదక్): రామాయంపేట స్నేహబంధు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈచలివేంద్రాన్ని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఈవేసవిలో తాగు నీటి వసతి కల్పించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. రోగులు దీనిని సద్వినియోగపర్చుకోవాలని లయన్ సభ్యులు శ్రీనివాసరావు, దామోదర్‌రావు, బాల్‌రాజ్ సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

◆ **నేడు అవగాహన**

నర్సాపూర్: కుక్క కాటు నివారణపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకట్‌గోపాల్ తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పట్టణంలోని ప్రభుత్వ , ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరు కావాలని కోరారు.

◆ **20న మండల సమావేశం**

నర్సాపూర్: ఈ నెల 20న మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ మార్టిన్‌లూథర్ తెలిపారు. ఎంపీపీ అధ్యక్షుడు నర్సింగ్‌రావు అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం జరుగుతుందని, సభ్యులందరు సకాలంలో హాజరు కావాలని కోరారు.

◆ **గ్రాడ్యుయేషన్ డే**

రామయంపేట (మెదక్): పట్టణంలోని మంజీరా విద్యాలయంలో సోమవారం కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టా, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రతినిధి రాజేశ్వరి మోహన్, రోహిత్ రెడ్డి పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సురేష్, సంస్థ ప్రతినిధులు సుధాకర్, జాన్, మౌనిక, మీనా, అమూల్య పాల్గొన్నారు.

◆ **పనులు ప్రారంభం**

చేగుంట(తూప్రాన్): చేగుంటలో 3, 4 వార్డుల్లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

◆ **మందుబాబులకు జైలు, జరిమానా**

మెదక్ రూరల్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో ఓ వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధించారు. హవేళిఘణాపూర్ పరిధిలో ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి కల్పన విచారణ అనంతరం బత్తుల శ్రీనుకు మూడు రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించినట్లు కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు.

మనోహరాబాద్(తూప్రాన్): మనోహరాబాద్‌లో నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన చిత్తారి తేజను సోమవారం మెదక్ కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్ఐ సందీప్‌రెడ్డి తెలిపారు. జడ్జి కల్పన విచారణ అనంతరం తేజకు రెండు రోజులు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

◆ **మహిళా దినోత్సవ వేడుకలు**

కొల్చారం(నర్సాపూర్): మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో సోమవారం యువతేజంకలాం విజన్, శ్రీ సచ్చిదానంద కళాపీఠం, తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఖాజా అలీ, ప్రతినిధులు అంజనీ కుమారి, రత్నాకర శర్మ, ఆలపాటి, వెంకటేశం, నరేష్, రాందాస్, పాల్గొన్నారు.

◆ **అర్హులకే డబుల్ ఇళ్లు ఇవ్వాలి**

చేగుంట(తూప్రాన్): అర్హులకే డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా అధ్యక్షురాలు బాలమణి కోరారు. సోమవారం తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేగుంటలో 108 డబుల్ బెడ్‌రూంల నిర్మాణం చేపట్టగా 300లకు పైగా పేదలు దరఖాస్తు చేసుకున్నారని, అనర్హులను జాబితా నుంచి తొలగించి పేదలకు ఇళ్లు అందేలా చూడాలని కోరారు.

◆ **నట్టల నివారణ మందు పంపిణీ**

తూప్రాన్: సీజనల్ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారి సురేందర్‌పాణి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో కౌన్సిలర్ మామిడి వెంకటేశ్‌తో కలిసి గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో గోపాలమిత్ర శ్రీను, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షుడు ఎక్కలదేవ్ వెంకటేష్, స్వామి, మల్లేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.

◆ **పరీక్షా ప్యాడ్ల అందజేత**

రామాయంపేట (మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం బజరంగ్‌దళ్ యంగ్ స్టార్ యూత్ అసోసియేన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి , కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నరేందర్, లెక్చరర్లు నరసింహులు, గిరిమయ్య, వరలక్ష్మి, సల్మా, స్వప్న, సభ్యులు రాజారెడ్డి, వెంకట్, వేణు, స్వామి పాల్గొన్నారు

◆ **కార్మికుల నిరసన**

శివ్వంపేట(నర్సాపూర్): పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్‌లో తలపెట్టిన ఆందోళనకు మండలం నుంచి కార్మికులు తరలివెళ్లారు. అనంతరం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. గుండ్లపల్లిలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పర్యటన ఉండడంతో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు మండల ప్రజా ప్రతినిధులు కార్మికులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.

చేగుంట(తూప్రాన్): కామారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్మికుడి మృతికి నిరసనగా చేగుంటలో గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంఘం పట్టణ అధ్యక్షుడు లింగం మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందికి సమయానికి వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారని, వేతనాలు చెల్లించాలని సర్పంచ్ శ్రీనివాస్‌కు ఎంపీఓ సతీష్‌కు వినతి పత్రం అందించారు.

◆ **ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు**



రామాయంపేట: కేక్ కట్ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ జితేందర్

రామాయంపేట (మెదక్): ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా రామాయంపేటలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు బాదే చంద్రం, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సరాపి యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, చిలుక గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

టేక్మాల్‌లో..

టేక్మాల్(మెదక్): ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింత స్వప్న, సర్పంచ్ నాయికోటి సుప్రజా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరప్ప, జాగృతి జిల్లా అధ్యక్షురాలు మల్లిక, మాజీ సర్పంచ్ భక్తుల వరలక్ష్మి, కల్పన, మాజీ ఎంపీటీసీ సిద్దయ్య, మాజీ కో–ఆప్షన్ సలీమ్, నాయకులు అశోక్, సుధాకర్, గోవిందచారి, సాయిలు, మాణిక్యం, మహేందర్ తదితరులు ఉన్నారు.